ఆంధ్రజ్యోతి
andhrajyothy.com
గురువారం ఉష్ణోగ్రత గరిష్ఠం 30.5, కనిష్ఠం 20.2

కామారెడ్డి
జిల్లా వార్తలు

శుక్రవారం 13 సెప్టెంబరు 2024

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైన విద్యార్థులు

రామారెడ్డి, సెప్టెంబరు 12: రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఖోఖో పోటీలకు రామారెడ్డి మండలం పోసానిపేట ఉన్నత పాఠశాలకు చెందిన నేహ అనే విద్యార్థి ఎంపికైందని ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, పీఈటీ నరేష్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 13 నుంచి 15 వరకు హైదరాబాద్‌లోని మౌలాలి హౌసింగ్ బోర్డు గ్రౌండ్‌లో రాష్ట్రస్థాయి పోటీల్లో నేహ పాల్గొననుందని తెలిపారు.



చేప పిల్లల పంపిణీకి..
నిధుల కొరత

కామారెడ్డి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): వర్షకాలం సీజన్ సగం ముగిసినప్పటికీ చేప పిల్లల పంపిణీపై తర్జనభర్జన నెలకొంటుంది. చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలు జారీ చేసినా పూర్తిస్థాయిలో నిధులు కేటాయించకపోవడంతో చేప పిల్లల పంపిణీపై నీలినీడలు నెలకొంటున్నాయి. చేప పిల్లల టెండర్లకు 50శాతం మాత్రమే నిధులు ప్రభుత్వం కేటాయించడంతో మత్స్యశాఖ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. టెండర్ల ప్రక్రియ మత్స్యశాఖ ప్రారంభించినా పలువురు కాంట్రాక్టర్‌లు టెండర్లను ఆన్‌లైన్‌లో దక్కించుకున్నారు. అయితే పూర్తిస్థాయిలో నిధులు లేకపోవడంతో టెండర్లు ఎవరికి కేటాయించాలనే దానిపై స్పష్టత రావడం లేదు. ఇప్పటికే వర్షాలు పడి జిల్లాలో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండుకున్నాయి. చేప పిల్లలను వదలడమే ఇక తరువాయి. ఈ ఏడాది 768 చెరువుల్లో 2.83 కోట్ల చేప పిల్లలను వదలాలని సంబంధిత శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఏర్పాట్లు సైతం మత్స్యశాఖ చేపట్టింది.

పూర్తయిన టెండర్ ప్రక్రియ

ఈ ఏడాది చేప పిల్లల పంపిణీకి మత్స్యశాఖాధికారులు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఇప్పటికే ఇద్దరు కాంట్రాక్టర్‌లు చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు టెండర్లను దక్కించుకున్నారు. 768 చెరువుల్లో 2,83,35,000 చేప పిల్లలను వదిలేందుకు ఈ ఆర్థిక సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. చేప పిల్లల సైజ్‌లకు ధరలు సైతం నిర్ధారించారు. 35 నుంచి 40 మి.మీల సైజ్‌లో ఉన్న చేప పిల్లలను రూ.0.68 పైసలకు 1.43 కోట్ల చేప పిల్లలను కొనుగోలు చేయనున్నారు. అదేవిధంగా 82 నుంచి 100 మి.మీల సైజ్‌లో ఉన్న చేపపిల్లలను రూ.1.77 పైసలకు 1.40కోట్ల చేప పిల్లలను కాంట్రాక్టర్‌ల నుంచి కొనుగోలు చేసి చెరువుల్లో వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏడేళ్లలో 16.45 కోట్ల చేపపిల్లల విడుదల

రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా జిల్లాలో గత ఏడు సంవత్సరాల కాలంలో 16.45 కోట్ల చేపపిల్లలను ఆయా చెరువుల్లో, ప్రాజెక్ట్‌లో విడుదల చేశారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.1.03 కోట్ల విలువ చేసే 1.15 కోట్ల చేప పిల్లలను విడుదల చేయగా 3,459 టన్నులలో ఉత్పత్తి రాగా రూ.20.76 కోట్ల ఆదాయం మత్స్యకారులకు వచ్చిందని మత్స్యశాఖ రికార్డులు చెబుతున్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.2.48 కోట్ల విలువ చేసే 3.04 కోట్ల చేప పిల్లలను విడుదల చేయగా 7,849 టన్నులలో ఉత్పత్తి రాగా రూ.62.78 కోట్ల ఆదాయం వచ్చిందని, 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.2.44 కోట్ల విలువ చేసే 2.88 కోట్ల చేప పిల్లలను విడుదల చేయగా 7,445 టన్నుల ఉత్పత్తి రాగా రూ.59.55 కోట్ల ఆదాయం వచ్చిందని, 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.1.94 కోట్లతో 2.88 కోట్ల విత్తనాలను విడుదల చేయగా 7,106 టన్నులలో ఉత్పత్తి రాగా రూ.56.84 కోట్ల ఆదాయం వచ్చిందని, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2.80 కోట్లతో 3.29 కోట్ల చేప పిల్లలను విడుదల చేయగా 7,949 టన్నులలో ఉత్పత్తి రాగా రూ.64.50 కోట్ల ఆదాయం వచ్చిందని, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2.90కోట్లతో 2.50కోట్ల చేప పిల్లలను, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.3.16కోట్లతో 2.78 కోట్ల చేప పిల్లలను విడుదల చేసినట్లు మత్స్యశాఖ రికార్డులు చెబుతున్నాయి.

- టెండర్లు పూర్తయినా పూర్తిస్థాయిలో నిధులు కేటాయించని పరిస్థితి
- ఈ ఏడాదిలో 2.83 కోట్ల చేపపిల్లలు వదలడమే లక్ష్యం
- 768 చెరువుల ఎంపిక
- కాంట్రాక్టర్లకే వరంగా మారుతున్న చేపల పెంపకం
- చేప విత్తనాల నుంచి చేపల అమ్మకాల దాకా వారిదే రాజ్యం
- అన్నింటిలోనూ కాంట్రాక్టర్లకే ప్రయోజనం
- జిల్లాలో మారని మత్స్యకారుల ఆర్థిక పరిస్థితి

గుత్తేదారులదే ఆధిపత్యం

జిల్లాలో ఏడు సంవత్సరాల కాలంలో దాదాపు రూ.14కోట్ల విలువ చేసే 16 కోట్ల చేప పిల్లలను వివిధ చెరువుల్లో ప్రాజెక్టుల్లో వదిలారు. చేప పిల్లల విత్తనాల కోసం రూ.14.10 కోట్లను ఖర్చు చేశారు. వీటి ద్వారా సుమారు 52వేల టన్నుల చేపల ఉత్పత్తి అయిందని వాటి అమ్మకాల ద్వారా మత్స్యకారులకు రూపాయలు దాదాపు 350 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని సంబంధిత శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం మత్స్యకారుల ఆర్థిక పరిస్థితుల్లో ఎలాంటి ప్రగతి కనిపించడం లేదు. చెరువుల కోసం కాంట్రాక్టర్‌లు, దళారులదే ఆధిపత్యం సాగుతుండడమే ఇందుకు కారణం. దళారుల ఆధిపత్యం కొనసాగుతుండడంతో మత్స్యకారులు తమ చెరువుల్లో తామే కూలీలుగా పని చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల మత్స్య సహకార సంఘాల ఆధిపత్యం కొనసాగుతున్నా అక్కడ కూడా మత్స్యకారులకు ఎంతో కొంత ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.

దళారి వ్యవస్థకు అడ్డుకట్ట వేస్తేనే మత్స్యకారులకు మేలు

కొత్త ప్రభుత్వమైనా మత్స్యకారుల సంక్షేమానికి చర్యలు చేపట్టాలని మత్స్యకారాలు కోరుతున్నారు. గత ప్రభుత్వంలో చేపల విక్రయానికి కావాల్సిన ద్విచక్రవాహనాలు, ట్రాలీ టాటా ఏసీలను అందించినప్పటికీ మార్కెట్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురాలేదు. దీంతో చేపల పెంపకం దగ్గరకు వచ్చే సరికి కాంట్రాక్ట్ దళారుల పెత్తనం నడుస్తుండడంతో మత్స్యకారులకు ఇబ్బందికరంగా మారింది. చాలా చోట్ల దళారుల ఆధిపత్యమే కొనసాగుతుండడం మూలంగా మత్స్యకారులు ఏమి చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా దళారి వ్యవస్థకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం, మత్స్యశాఖ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేపల పెంపకం నుంచి అమ్మకందాక దళారుల పెత్తనం తగ్గితేనే మత్స్యకారులకు మేలు జరుగుతుందనే అభిప్రాయం మత్స్యకారుల నుంచి, మత్స్యసంఘాల నుంచి వ్యక్తం అవుతోంది.

టెండర్లు పూర్తయ్యాయి

• శ్రీపతి, జిల్లా మత్స్యశాఖాధికారి, కామారెడ్డి


ఈ ఆర్థిక సంవత్సరంలో చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు ఏర్పాట్లు చేశాం. ఇందుకోసం టెండర్ల ప్రక్రియ పూర్తయింది. వారం రోజుల్లో చేప పిల్లలను వదిలేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో 2.83 కోట్ల చేప పిల్లలను 768 చెరువుల్లో వదలాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

తుది దశకు పంచాయతీ ఓటరు జాబితా



డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రచురణ

గాంధారి, సెప్టెంబరు 12: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రకియ తుది దశకు చేరుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితా రూపకల్పన వార్డుల వారీగా ఓటరు జాబితా ఏర్పాటు పూర్తి కావచ్చింది. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే గ్రాప్ ప్రచురణ గ్రామ పం



చాయతీ ఎన్నికలకు సంబంధించి పంచాయతీ సిబ్బంది గ్రామ పంచాయతీల్లోని ఓటర్లు వార్డుల వారీగా విభజించి గ్రామ పంచాయతీ ఓటరు జాబితాను రూపొందించారు. ఈ జాబితాను ఈనెల 6వ తేదీన గ్రామ పంచాయతీలో ప్రచురించేలా ఉన్న ఇతరేతర కారణాలతో ఓటరు జాబితా డ్రాఫ్ట్ ప్రచురణలను ఈ నెల 13కు వాయిదా వేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల 13న డ్రాఫ్ట్ జాబితాను అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. జిల్లా, మండల స్థాయి నాయకులతో సమావేశం ఈ నెల 13న డాఫ్ట్ ప్రచురించిన తర్వాత జిల్లా స్థాయిలో అన్ని రాజకీయ నాయకుల పార్టీలతో జిల్లా స్థాయి ఎన్నికల అధికారి ఈ నెల18న సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ఈ నెల 19న మండల స్థాయిలో ఎంపీడీవో ఆధ్వర్యంలో మండల స్థాయి పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి సలహాలు సూచనలు తీసుకోనున్నారు. 14 నుంచి అభ్యంతరాల స్వీకరణ ఈనెల 14 నుంచి డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై అధికారులు అభ్యంతరాల స్వీకరించనున్నారు. ఈ నెల 14 నుంచి 21 వరకు గ్రామ పంచాయతీ వార్డు ఓటరు గ్రామ పంచాయతీ జాబితాపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. తుది జాబితాను 28న అధికారులు గ్రామ పంచాయతీల్లో ప్రచురిస్తారు.

బిల్లులు రాలేవని స్కూల్ గదికి తాళం వేసిన కాంట్రాక్టర్

కామారెడ్డి రూరల్, సెప్టెంబరు 12: పాఠశాలలో భవన నిర్మాణ పనులు చేసినా బిల్లులు రాలేదని బెంచీలను బయట వేసి, పాఠశాలకు తాళం వేసిన సంఘటన కామారెడ్డి మండలంలో గురువారం చోటు చేసుకుంది. జిల్లాలోని కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కాంట్రాక్టర్ నిఖిల్ కొత్తగా భవన నిర్మాణ పనులను ఏడాదిన్నర క్రితం చేపట్టారు. ఇంత వరకు బిల్లులు రాకపోవడంతో ఆవేదనకు గురై గురువారం బెంచీలు బయటవేసి, తరగతి గదులకు కాంట్రాక్టర్ తాళం వేశాడు. దీంతో తరగతి గదిలో ఉన్న విద్యార్థులు బయట ఉన్న చెట్ల కింద కూర్చోవాల్సి వచ్చింది. ఉపాధ్యాయులు కాంట్రాక్టర్ తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రకంగా బెంచీలు బయటవేస్తే విద్యార్థులు ఏ విధంగా పాఠాలు వింటారని ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. విషయం తెలుసుకున్న పాఠశాల విద్యాకమిటీ సభ్యులు, గ్రామస్థులు పాఠశాల వద్దకు చేరుకుని కాంట్రాక్టర్‌కు సర్ది చెప్పడంతో తాళాలను వారికి ఇచ్చాడు.


తాళాలు వేయడంతో బయట కూర్చున్న విద్యార్థులు


కాంట్రాక్టర్‌తో వాగ్వాదానికి దిగిన ఉపాధ్యాయులు, గ్రామస్థులు


పాఠశాల తరగతి గదికి తాళం వేసిన దృశ్యం

రేషన్ బియ్యం సరఫరాలో జాప్యం

నాగిరెడ్డిపేట, సెప్టెంబరు 12: ప్రభుత్వం రేషన్ దుకాణాలకు రేషన్ బియ్యాన్ని ఎల్లారెడ్డి ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సరఫరా చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో తెల్లరేషన్ కార్డులు కలిగి ఉన్న నిరుపేదలకు ఈనెల రేషన్ బియ్యం సకాలంలో అందడం లేదు. ప్రతీ మాసంలో ఒకటవ తేదీన తెల్ల రేషన్ కార్డులు ఉన్న పేదలకు అందించాల్సిన ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని ఇప్పటి వరకు పలు గ్రామాల్లోని రేషన్ షాపులకు సరఫరా జరుగక బియ్యం అందలేదు. పేద ప్రజలకు ప్రతీనెల ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందిస్తోంది. కానీ ఈ నెలలో ఎల్లారెడ్డి మండల్ లెవల్ స్టాక్ పాయింట్ (ఎంఎల్ఎస్ పాయింట్) నుంచి రేషన్ బియ్యం చాలా గ్రామాలకు చేరకపోవడంతో పేద ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డి ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట మండలాల్లోని అన్ని రేషన్ దుకాణాలకు రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తారు. ప్రస్తుతం ఎంఎల్ఎస్ పాయింట్‌లో బియ్యం స్టాక్ లేకపోవడంతో ఆయా మండలాల్లోని రేషన్ షాపులకు బియ్యం సకాలంలో అందలేదు. దీంతో బియ్యం కోసం తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నాగిరెడ్డిపేట మండలంలో 22 రేషన్ షాపులు ఉండగా 8,728 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందుకోసం 1945 క్వింటాళ్ల 49 కిలోల బియ్యం ప్రతీనెల సర ఫ రా జర ు గ ు త ు ం ది. ప్రతినెల 28వేల 807 మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుంది. కానీ ఈనెలలో 12వ తేదీ దాటి న మండలంలోని కొన్ని గ్రామా ల రేషన్ దుకాణాలకు ఇంకా రేషన్ బియ్యం చేరలేదు. దీంతో లబ్ధిదారులు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు.



ఎంఎల్ఎస్ పాయింట్‌లో స్టాక్ లేదు..

• శ్రీనివాస్‌రావు, తహసీల్దార్

మండలానికి సరఫరా అయ్యే బియ్యం ఎల్లారెడ్డిలోని ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద స్టాక్ లేకపోవడంతో బియ్యం సరఫరాలో జాప్యం జరిగింది. అయితే పెద్దపల్లి నుంచి రేషన్ బియ్యాన్ని తెప్పించినట్లు ఎంఎల్ఎస్ పాయింట్ అధికారులు తమకు తెలిపారని అన్నారు. కాగా మండలంలోని 22 రేషన్ దుకాణాలకు గాను బుధవారం వరకు 18 దుకాణాలకు బియ్యం సరఫరా చేశామన్నారు. గురువారం సాయంత్రంలోగా మిగతా నాలుగు షాపులకు బియ్యం సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.

బాలికల్లో రక్తహీనత
లేకుండా చూడాలి

• కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి టౌన్, సెప్టెంబరు 12: కిషోర బాలికలకు రక్తహీనత లేకుండా పోషక విలువలతో కూడిన ఆహారం అందేలా చూడాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. గురువారం ఏడో జాతీయ పోషణమాసంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టెక్రియాల్ కేజీబీవీ, జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు రక్తపరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ రక్తహీనతను తగ్గించుటకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుదని తెలిపారు. బాలికలు రక్తహీనత లేకుండా పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని, తగిన వైద్య పరీక్షలు చేసుకోవాలని అన్నారు. ప్రతీ పాఠశాలలో కిషోర బాలికలకు రక్తపరీక్షలు ఎప్పటికప్పుడు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇందుప్రియ, వైస్ చైర్‌పర్సన్ వనిత, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, డీఈవో రాజు, ఐసీడీఎస్ పీడీ బావయ్య తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

మహిళా శక్తి కార్యక్రమాల్లో ప్రగతి సాధించాలి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి మహిళ శక్తి కార్యక్రమాల్లో ముందుండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, సెర్ప్ డీపీఎం, ఏపీఎం, సీసీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహిళ శక్తి కార్యక్రమాల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు తగిన ఉపాధి మార్గాల కోసం ఎంపిక చేసి బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి తదితర ఆర్థిక సంస్థల ద్వారా మహిళలకు రుణ అవకాశం కల్పించి ఆర్థికాభివృద్ధి పెంపొందించుటకు బలోపేతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మండలాల వారీగా రివ్యూ చేసి ప్రగతి సాధించడంలో వెనుకంజలో ఉన్న మండలాలు త్వరలోనే ప్రగతి సాధించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకాలను మండల అభివృద్ధి అధికారులు వారివారి మండలాల్లో సమీక్షించిన వందశాతం ప్రగతి సాధించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. బ్యాంక్ లింకేజీ కింద తీసుకున్న రుణాలను వందశాతం రికవరీ చేయాలని సీసీలను ఆదేశించారు. ప్రగతి సాధించని ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ సురేందర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రవికాంత్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్ తదితరులు పాల్గొన్నారు.

బాల్కొండలో ముగిసిన అంతర్ పాఠశాలల క్రీడలు



కృష్ణవేణి పాఠశాలకు బహుమతి అందజేస్తున్న ముత్యాల సునీల్‌కుమార్

ముప్కాల్, సెప్టెంబరు12: బాల్కొండ మండల కేంద్రంలోని హైస్కూల్ గ్రౌండ్ లో జరుగు తున్న 69వ స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ అంతర్ పాఠశాల క్రీడా పోటీలు గురువారం ముగిశాయి. బాల్కొండ కేటీ ఎస్ ముప్కాల్ హైస్కూల్ మధ్య జరిగే కబడ్డీ క్రీడాకారులను పరిచయం చేసుకొని ప్రారంభించారు. సొంత ఖర్చులతో క్రీడామె దానం అభివృద్ధి చేస్తానన్నారు. నియోజక వర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అధునా తన మరుగుదొడ్లను నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు క్రీడల్లో విజేతలకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీ ముత్యాల సునీల్‌కుమార్ ప్రధానం చేశారు. వాలీబాల్ అండర్-14 బాలుర విభాగం లో విజ్ఞాన్ హైస్కూల్ ప్రథమ, పోచంపాడ్ హైస్కూల్ ద్వితీయస్థానం, బాలికల విభాగం లో హైస్కూల్ రెంజర్ల ప్రథమ, జడ్పీ హెచ్ఎస్ పోచంపాడ్ ద్వితీయ స్థానంలో నిలిచింది. బాలుర అండర్-17 విభాగంలో జడ్పీహెచ్ఎస్ బాల్కొండ ప్రథమ, హైస్కూల్ రెంజర్ల ద్వితీయ స్థానం, బాలికల విభాగంలో టీఆర్ఈఐఎస్ బాల్కొండ ప్రథమ, విద్య హైస్కూల్ పోచం పాడ్ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఖోఖో అండర్-14 బాలుర విభాగంలో టీజీఆర్ఎస్ పోచం పాడ్ ప్రథమస్థానం, సెంటియస్ కిసాన్ నగర్ ద్వితీయ స్థానం, బాలికల విభాగంలో బాల్కొండ ఎంజీపీ ప్రథమ స్థానం, టీజెఆర్ఎస్ పోచంపాడ్ ద్వితీయ స్థానం నిలిచింది. ఖోఖో అండర్ -17 బాలుర విభాగంలో టీజీఆర్ఎస్ పోచం పాడ్ ప్రథమ, ముప్కాల్ హైస్కూల్ ద్వితీయస్థానం, బాలికల విభాగంలో కేజీబీవీ బాల్కొండ ప్రథమ, టీజీ డబ్ల్యుఆర్ఎస్ పోచంపాడ్ ద్వితీయస్థానంలో నిలిచింది. కబడ్డీ అండర్ -14 బాలుర విభాగంలో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ పోచంపాడ్ ప్రథమ, హైస్కూల్ బాల్కొండ ద్వితీయ స్థానం, బాలికల విభాగంలో టీజీ ఆర్ఎస్ పోచంపాడ్ ప్రథమ, లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ ఎల్కటూర్ ద్వితీయస్థానంలో నిలిచింది.

నిజామాబాద్ శివారులోని స్టార్ హోటల్‌లో వ్యభిచారం

- సీపీ ఆదేశాలతో దాడి చేసిన పోలీసులు
- పట్టుబడిన 8మంది విటులు, ఐదుగురు యువతులు
- వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న నకిలీ కరెన్సీ..
- లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు

డిచ్‌పల్లి, సెప్టెంబరు 12 : నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్ధిపూర్ శివారులో గల ఓ స్టార్ హోటల్‌లో వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారంతో.. బుధవారం అర్ధరాత్రి పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. నిజామాబాద్ సీసీఎస్, డిచ్‌పల్లి పోలీసులు సంయుక్తంగా హోటల్‌పై దాడి చేసి.. ఎనిమిది మంది విటులతో పాటు ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన వారిలో ఖాందేశ్ అశోక్‌తోపాటు ద్వారకానగర్‌కు చెందిన నల్ల శ్రీనివాస్, మెండోరాకు చెందిన సామ గంగాధర్ అలియాస్ గంగారెడ్డి, రాజ, కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లికి చెందిన కుంట లింగన్న, అలాల లింగారెడ్డి, సింగిరెడ్డి భరత్‌లు ఉన్నారు. వీరితో పాటు హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌కు చెందిన డ్రైవర్ ఉంతూరు మధుసూదన్ కూడా పట్టుబడిన వారిలో ఉన్నారు. దీంతో యువతులను తీసుకురావడంలో ఇతని పాత్ర ఎంత మేరకు ఉందన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైటెక్ పద్ధతిలో వాట్సాప్ గ్రూపుల ద్వారా మధుసూదన్ విటులను ఆకర్షిస్తున్నట్టు తెలిసింది. ఈ దాడిలో 13సెల్‌ఫోన్‌లతో పాటు రూ. 38,760ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారి వద్ద నకిలీ కరెన్సీ పట్టుబడింది. దీంతో ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన యువతులు, విటుల వద్దకు నకిలీ నోట్లు ఎలా వచ్చాయి!? ఈ నోట్ల చెలామణిలో ఎవరి పాత్ర ఎంత ఉంది !? అన్న విషయమై ఆరా తీసే పనిలో పడ్డారు. మరోవైపు.. పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ ప్రత్యేక ఆదేశాలతో ఈ దాడి జరగడంతో.. స్టార్ హోటల్ యాజమాన్యం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఈ దందా బయటికి ఎలా పొక్కిందో తెలియక ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది.

దౌర్జన్యాలు చేస్తే ఊరుకునేది లేదు

● మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి

వర్ని, సెప్టెంబర్ 12: బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన అనుచరులు కొనసాగిస్తున్న దౌర్జన్యాలను చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని అందుకు సరైన రీతిలో సమాధానం చెబుతామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం రాత్రి వర్ని మండల కేంద్రంలో పోచారం అనుచరుల దాడిలో గాయపడ్డ సీనియర్ కార్యకర్త భీమ శంకర్‌ను పరామర్శించి విలేకరులతో మాట్లాడారు. నిన్న గాక మొన్న టీఆర్ఎస్ పార్టీని వీడి తమ పార్టీలోకి వచ్చిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన అనుచరులతో మా కార్యకర్తలపై దాడికి పాల్పడడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. పోచారం కొనసాగిస్తున్న అరాచకాలపై సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ సురేష్ షెట్కార్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌లకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. సమావేశంలో సీనియర్ నాయకులు యలమంచి శ్రీనివాస్ రావు, పాత బాలకృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, ప్రతాప్ సింగ్, రెడ్డి రాంబాబు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

సీతారాం ఏచూరి మరణం పార్టీకి తీరని లోటు

బోధన్‌రూరల్,సెప్టెంబర్ 12: సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటని బోధన్ సీపీఎం పార్టీ నాయకులు శంకర్‌గౌడ్, ఏశాల గంగాధర్‌లు అన్నారు. కార్మికుల హక్కుల కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఏచూరి మరణం తీరని లోటన్నారు. గురువారం బోధన్‌లో సీపీఎం పార్టీ గ్రామ శాఖ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రజెండాను ఆవిష్కరించారు. కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఏచూరి మరణం పట్ల నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు దండు సాయిలు, సుంకరి లక్ష్మి, షేక్ అజీం, దండు రాణి, అనిత, శ్రీనివాస్‌లున్నారు.

మల్లారంలో అర్బన్ ఎమ్మెల్యే పూజలు

మోపాల్, సెప్టెంబరు 12: నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గ్రామంలోని గణేష్ మండపాల వద్ద గురువారం అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలోని బిజెపి నాయకులు, కార్యకర్తలు అర్బన్ ఎమ్మెల్యేతో పూజలు చేయించారు. గ్రామానికి వచ్చిన ఆయనను ఘనంగా సన్మానించారు.

పారిశుధ్య పనులను తనిఖీ చేసిన డీఎల్‌పీవో

ముప్కాల్, సెప్టెంబరు 12: బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామంలో గురువారం పారిశుధ్య పనులను డీఎల్‌పీవో శివకృష్ణ పరిశీలించారు. ఇళ్లలో నీటినిల్వ లేకుండా లార్వా స్ప్రే చేయాలని ఆయన సూచించారు. మురి కికాలువల్లో పిచ్చిమొక్కలను తొలగించి, పూడికతీయ పనులన వేగవంతం చేయాలని అన్నారు. పంచాయతీ కార్యాలయంలో హెల్త్, అంగన్‌వాడి సిబ్బంది సమన్వయంతో వ్యాధుల నివారణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీఈవో విజయభాస్కర్‌రెడ్డి, ఏంపీవో గంగామోహన్, పారిశుధ్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.

జిల్లాలో నిడ్రా ఏర్పాటు చేయాలి : కేశవులు

పెద్దబజార్, సెప్టెంబరు 12 : హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన హైడ్రా మాదిరి జిల్లాలో కూడా నిడ్రా ఏర్పాటు చేయాలని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ బి.కేశవులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నగరంలోని ఖలీల్‌వాడిలోగల కేశవులు ఆసుపత్రిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నగరంలోని పూలాంగ్ వాగుతో పాటు ఆర్మూర్, బోధన్, భీంగల్, డిచ్‌పల్లి ప్రాంతాలలోని చెరువులు, కుంటలు, నిజాంసాగర్ కాలువ కట్టల వద్ద కబ్జాలపై గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పార్కులు ఆక్రమణలకు గురయ్యాయని వీటి నిరోధానికి నిడ్రా ఏర్పాటు చేయాలన్నారు. నగర శివారులోని నిజామాబాద్, బోధన్ రహదారి పక్కన రామర్తి చెరువు విస్తీర్ణం సుమారు 30 ఎకరాలు కాగా.. ప్రస్తుతం 15 ఎకరాలు కూడా లేదన్నారు. భీంగల్‌లో దాదాపు 73 ఎకరాల విస్తీర్ణంలోని రథం చెరువు శిఖం ప్రాంతం 10 ఎకరాలకు మించి ఆక్రమణకు గురైందని ఆయన అన్నారు. జిల్లాలో చెరువులు శిఖాలు, కాల్వల బంపర్ జోన్‌లలో నిర్మాణాలు చేపడుతుంటే నీటిపారుదల శాఖ, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా లాంటి ఏజెన్సీలను నెలకొల్పి పర్యావరణాన్ని పరిరక్షించాలని భవి ష్యత్తు తరాలకు అన్యాయం చేయవద్దన్నారు. అవినీతికి పాల్పడిన అధికా రులను కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

'తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దు'

ఆర్మూర్‌రూరల్, సెప్టెంబరు 12: ప్రతీఒక్కరు తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించడం అలవాటు చేసుకోవాలని, వృద్ధాప్యంలో వారిని నిర్లక్ష్యానికి గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ రవికుమార్ అన్నారు. గురువారం మండలంలోని కోమన్‌పల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీనియర్ సిటిజన్ కోమన్‌పల్లి శాఖ ఆధ్వర్యంలో జరిగిన హెచ్‌ఎం కవిత సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీఐ రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ప్రతీఒక్కరు మంచి అలవాట్లను నెర్చుకోవాలని, తోటివారిని, పెద్దలను గౌరవించే సంప్రాదాయాలను కలిగి ఉండాలన్నారు.

హైడ్రా పేరుతో విలేకరినంటూ బెదిరింపులు

» బాధితుడి ఫిర్యాదు.. నిందితుడి అరెస్టు

పటాన్‌చెరు, సెప్టెంబరు 12: తాను పత్రికా విలేకరినంటూ డబ్బుల కోసం బిల్డర్‌పై బెదిరింపులకు పాల్పడుతున్న ఒకరిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్ నగర శివారులోని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ సీబీఆర్ కాలనీలో బిల్డర్ జన్వాడ రవి ఓ భవనాన్ని నిర్మిస్తున్నారు. అయితే, రామచంద్రాపురం సాయి నగర్‌కు చెందిన దగుడు రాము(42).. తనకు హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఆర్డీవో, తహసీల్దార్ తెలుసునని, పాతబస్తీకి చెందిన పహిల్వాన్లతో తనకు పరిచయాలున్నాయని, నిర్మిస్తున్న భవనంపై కథనాలు రాసి కూల్చివేయిస్తానని బిల్డర్‌ను బెదిరించాడు. తనకు రూ.5 లక్షల ఇవ్వాలని లేదంటే తన పత్రికలో భవనం ఫొటో వేసి వార్తలు ప్రచురిస్తానని హెచ్చరించాడు. దీంతో బిల్డర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుడు రామును అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు అమీన్‌పూర్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపారు. పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలో కొందరు పత్రికలు, యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధుల పేరుతో డబ్బుల కోసం కొందరు బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని పటాన్‌చెరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి హెచ్చరించారు.

ఇక్కడ ఉండొద్దు ఖాళీ చెయ్యండి

» సున్నం చెరువు నిర్వాసితులకు హైడ్రా ఆదేశం

» ప్రత్యామ్నాయం చూపాలని బాధితుల వేడుకోలు

రాయదుర్గం, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్, మాదాపూర్ సున్నం చెరువులో ఆక్రమణలను నాలుగు రోజుల క్రితం కూల్చేసిన హైడ్రా అధికారులు ఆ ప్రాంతాన్ని గురువారం మరోసారి పరిశీలించారు. ఆ స్థలంలో గుడిసెలు వేసుకున్న వారిని వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని, గుడిసెలను కూడా తొలగించాలని ఆదేశించారు. ఆ స్థలంలో నివాసముండకూడదని స్పష్టం చేశారు. అయితే, చిన్నపిల్లలతో ఉన్న తాము ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్లాలని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమకు ప్రత్యామ్నాయం చూపాలని వేడుకున్నారు.

సున్నం చెరువు పరిధిపై రీసర్వే చెయ్యండి

ఎస్ఐఈటీ ఎంప్లాయిస్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వినతి

పంజాగుట్ట, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కష్టపడి సంపాదించిన పైసా పైసా కూడబెట్టి భూమిని కొనుగోలు చేసి అన్ని అనుమతులతో తాము నిర్మించుకున్న ఇళ్లను ఎఫ్‌టీఎల్ పేరుతో కూల్చివేయడం అన్యాయమని ఎస్ఐఈటీ(స్మాల్ ఇండస్ట్రీస్ ఎక్స్ టెన్షన్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్) ఎంప్లాయిస్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్లాట్ల యజమానులు వాపోయారు. సున్నం చెరువు పరిధిపై రీ సర్వే చేయించి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆ సొసైటీ అధ్యక్షుడు టీఎస్ఎస్ఎన్ రాజు, ఇతర సభ్యులు మాట్లాడారు. శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలోని సర్వే నెంబర్ 12, 12ఏ,13లోని 24 ఎకరాల ప్రైవేట్ భూమిని 1990లో కొనుగోలు చేయగా, 1992లో హెచ్ఎండీఏ అనుమతులతో సొసైటీ సభ్యులకు కేటాయించామని తెలిపారు. ఆయా స్థలాలకు యూఎల్‌సీ, ఎల్ఆర్ఎస్, ఆస్తి పన్ను చెల్లించామని చెప్పారు. అన్ని అనుమతులు పొందడంతో కొందరు ఆ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్నారని, కొందరు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారని వివరించారు. సున్నం చెరువు పరిధిపై రీ సర్వే చేయించి ఎఫ్‌టీఎల్ పరిధిని నిర్ణయించాలని, ఒక వేళ భూమి అంతా ప్రభుత్వం తీసుకుంటే తమకు ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు.

మూడ్రోజులుగా నిలిచిన 'మీ-సేవ'!

» సర్వర్‌లో సాంకేతిక సమస్య.. రెండ్రోజులు పట్టే అవకాశం

బోయిన్‌పల్లి, సెప్టెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా మీ-సేవా కేంద్రాల్లో గత మూడ్రోజులుగా పౌర సేవలు నిలిచిపోయాయి. రాష్ట్ర స్థాయిలో వివిధ విభాగాలు, శాఖల సర్వర్లలో మార్పులు చేర్పులు చేస్తున్న నేపథ్యంలో ప్రధాన సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ పరిస్థితి ఎదురైంది. మూడ్రోజులుగా సేవలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో సేవలు నిలిచాయని, మరో రెండ్రోజుల్లో పునరుద్ధరించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.

బిల్లులు రాలేదని బడికి తాళం వేసిన కాంట్రాక్టర్

కామారెడ్డి రూరల్, సెప్టెంబరు 12: పాఠశాలలో చేసిన భవన నిర్మాణ పనులకు బిల్లులు రాలేదని ఓ కాంట్రాక్టర్ బడికి తాళం వేశాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కాంట్రాక్టర్ నిఖిల్ భవన నిర్మాణ పనులను ఏడాదిన్నర క్రితం చేపట్టారు. అప్పటి నుంచి బిల్లులు రాకపోవడంతో ఆవేదనకు గురై గురువారం బెంచీలు బయటవేసి, తరగతి గదులకు తాళం వేశాడు. దీంతో విద్యార్థులు బయట ఉన్న చెట్ల కింద కూర్చోవాల్సి వచ్చింది. కాంట్రాక్టర్ తీరుపైన ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పాఠశాల విద్యాకమిటీ సభ్యులు, గ్రామస్థులు కాంట్రాక్టర్‌కు సర్ది చెప్పడంతో తాళాలు తీశాడు.

ఇన్‌స్టా రీల్‌తో చిన్నారులకు పెద్ద సాయం

తల్లిని కోల్పోయిన పిల్లలకు రూ.21లక్షలు ఇచ్చిన దాతలు

నర్సింహులపేట(మహబూబాబాద్ జిల్లా), సెప్టెంబరు 12 : సోషల్ మీడియాను సక్రమంగా వాడుకుంటే అద్భుతాలు జరుగుతాయి, ఎన్నో సమస్యలు ఇట్టే పరిష్కారమవుతాయి అనేందుకు ఉదాహరణగా నిలిచే ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. తల్లిని కోల్పోయిన అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులకు మానవత్వం కలిగిన ఎన్నో హృదయాలు అండగా నిలిచాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రీల్‌ను చూసి స్పందించిన దాతలంతా కలిసి ఆ చిన్నారులకు ఏకంగా రూ.21 లక్షలు ఆర్థిక సాయం చేసి ఔరా అనిపించారు. వివరాలిలా ఉన్నాయి.. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం బొజ్జన్నపేటకు చెందిన బేతమల్ల నరేష్, ఉమ దంపతులకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. నరేష్ తాపి మేస్త్రీగా పని చేస్తుంటాడు. ఈ దంపతులకు ఓ కుమార్తె(3), ఓ కుమారుడు(నెలన్నర) ఉన్నారు. అయితే, కొడుకును ప్రసవించిన ఎనిమిది రోజులకు, జూలై 28న ఉమ బ్రెయిన్ స్ట్రోక్ గురై మరణించింది. నిరుపేద అయిన తండ్రి, లోకం తెలియని ఆ పిల్లల పరిస్థితిని తెలుసుకున్న మహబూబాబాద్ జిల్లా కురవికి చెందిన సోషల్ మీడియా ఇన్ఫులెయెన్సర్ గంగరబోయిన రఘు చలించిపోయారు. నరేష్ ఇంటికి వెళ్లి వారి పరిస్థితిని వివరించేలా ఓ వీడియో చేసి ఆ పిల్లలకు సాయం చేయాలని కోరుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. రఘు పిలుపునకు స్పందించి ముందుకొచ్చిన దాతలు ఆర్థిక సాయం పంపారు. దాతల పంపిన మొత్తం రూ.21 లక్షలు అవ్వగా.. ఆ సొమ్మును చిన్నారుల పేరిట మహబూబాబాద్ ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలను నరేష్‌కు గురువారం అందజేశారు. ఆ చిన్నారులకు ఇంత సాయం అందడానికి కారణమైన గంగరబోయిన రఘును పలువురు అభినందించారు.

ట్రాఫిక్ ఉల్లంఘనలకు.. లైసెన్స్ రద్దు!

» ప్రమాదాల పెరుగుదల నేపథ్యంలో కఠిన చర్యలకు రవాణా శాఖ కసరత్తు..


హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై మరింత కఠినంగా వ్యవహరించాలని రవాణా శాఖ నిర్ణయించింది. మోటార్ వాహన చట్టం ప్రకారం చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. ఇక నుంచి రాంగ్ రూట్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, అతి వేగం, రేసింగ్‌లు తదితర ఉల్లంఘనల విషయంలో కూడా సీరియస్‌గా వ్యవహరించనున్నారు. మద్యం సేవించి వాహనం నడపడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలకు మాత్రమే ప్రస్తుతం కోర్టు ఆదేశాలు, పోలీసుల సిఫారసు మేరకు 3 నుంచి 6 నెలల పాటు లైసెన్స్‌లను సస్పెన్షన్‌లో పెడుతున్నారు. మిగతా ఉల్లంఘనలకు సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయడం లేదు. ఈ నేపథ్యంలో చిన్న చిన్న ఉల్లంఘనలకు సంబంధించి కూడా ఇకపై లైసెన్స్‌లు సస్పెన్షన్‌లో పెట్టనున్నట్టు రవాణా శాఖ వర్గాలు తెలిపాయి. మెజార్టీ రోడ్డు ప్రమాదాలకు వాహనదారులు నిబంధనలు పాటించకపోవడం కారణమని గుర్తించిన నేపథ్యంలో నిబంధనల కచ్చిత అమలుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. కాగా, గత రెండున్నరేళ్లలో వివిధ ఉల్లంఘనలకు సంబంధించి 26 వేలకుపైగా డ్రైవింగ్ లైసెన్స్‌లను రవాణా శాఖ సస్పెండ్ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలో 2022-23లో అత్యధికంగా 16 వేలకు పైగా లైసెన్స్‌లు సస్పెండ్ చేశారు. 2023-24లో 7 వేలకు పైగా.. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 2,200 లైసెన్స్‌లు సస్పెన్షన్‌లో పెట్టారు.

రాహుల్‌ను ప్రధానిని చేయడమే లక్ష్యంగా కార్యాచరణ

» ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో మహేష్‌కుమార్ గౌడ్ భేటీ

» ఉప ఎన్నికలు రాకపోవచ్చన్న టీపీసీసీ కొత్త అధ్యక్షుడు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా తన కార్యాచరణ ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడిగా కొత్తగా నియమితులైన మహేష్‌కుమార్‌గౌడ్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన తన కుటుంబసభ్యులతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రాజాజీమార్గ్‌లోని నివాసంలో కలుసుకున్నారు. అనంతరం మహేష్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఖర్గే ఆశీర్వాదం కోసం వచ్చినట్లు తెలిపారు. అన్ని వర్గాలను కలుపుకుని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఖర్గే సూచించినట్లు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు మారిన ప్రతిసారి కొత్త కమిటీలు ఏర్పడతాయని, కొత్త కమిటీల విషయంలో ఏఐసీసీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కమిటీల ఏర్పాటులో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు. పార్టీ ఫిరాయించిన అంశంలో హైకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూనే.. న్యాయప్రత్యామ్నాయాలు చూస్తామని తెలిపారు. తమ పార్టీ విధానాలు, పాలన చూసి కొందరు నేతలు వస్తే చేర్చుకున్నట్లు మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. ప్రతిపక్ష పాత్ర నిర్వహించే స్థితిలో బీఆర్ఎస్ నేతలు లేరని, లోక్‌సభ ఎన్నికలలో ప్రజలు వారికి సున్నా స్థానాలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంలో ఉప ఎన్నికలు వస్తాయని తాను భావించడంలేదని, ఒక వేళ వచ్చినా ఆ స్థానాలు తమ ఖాతాలోనే పడతాయని మహేష్‌కుమార్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అరికెపూడి గాంధీ సాంకేతికంగా బీఆర్ఎస్ సభ్యుడని, నిబంధనల మేరకే పీఏసీ ఛైర్మన్ అయ్యారని అన్నారు. మరోవైపు ఎయిమ్స్ ఆస్పత్రిలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతిక కాయానికి మహేష్‌కుమార్ గౌడ్ నివాళులు అర్పించారు.



ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న మహేష్‌కుమార్ గౌడ్, కుటుంబ సభ్యులు

విద్యుత్తు కొనుగోళ్లపై నిషేధం!

పవర్‌గ్రిడ్‌కు రూ.261 కోట్లు చెల్లించలేదని టీజీఎస్పీడీసీఎల్‌పై గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా చర్యలు

» ఛత్తీస్‌గఢ్ విద్యుత్తు కొనుగోలులో గత ప్రభుత్వ నిర్వాకంతోనే..

» హైకోర్టును ఆశ్రయించిన ఎస్పీడీసీఎల్

» పవర్‌గ్రిడ్ ఉత్తర్వులపై స్టే విధించిన కోర్టు



హైదరాబాద్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్తు సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)కు గత ప్రభుత్వ నిర్వాకంతో షాక్ తగిలింది. ముందుచూపు లేకుండా తీసుకున్న నిర్ణయం డిస్కమ్‌కు శాపంలా మారింది. ఛత్తీస్‌గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్తును తీసుకుంటామని కారిడార్ బుక్ చేసుకున్న తర్వాత, అవసరం లేదని పేర్కొన్న కేసులో రూ.261.31 కోట్లను ఎస్పీడీసీఎల్ చెల్లించడం లేదంటూ పవర్ గ్రిడ్ జాతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్‌డీసీ)కు ఫిర్యాదు చేసింది. స్పందించిన ఎన్ఎల్‌డీసీ బహిరంగ విపణిలో ఎస్పీడీసీఎల్ విద్యుత్తు క్రయవిక్రయాలపై గురువారం ఉదయం నిషేధం విధించింది. గత ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌లోని మార్వా ప్లాంట్ నుంచి 1000 మెగావాట్లు, అదనంగా మరో 1000 మెగావాట్ల కోసం పవర్‌గ్రిడ్‌తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. విద్యుత్తు చెల్లింపుల వివాదంతో మార్వా ప్లాంట్ నుంచి 1000 మెగావాట్ల కరెంట్ ఆగిపోగా.. అదనంగా తీసుకుంటామని చెప్పిన 1000మెగావాట్లపై బీఆర్ఎస్ సర్కారు వెనక్కి తగ్గింది. అయితే, తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తితో లైన్లు వేసినప్పటికీ వినియోగించుకోకుండా వదిలేసినందున చార్జీల కింద రూ.261.31కోట్లు చెల్లించాలంటూ మార్చి 12న పవర్ గ్రిడ్ తెలంగాణ పవర్ కో-ఆర్డినేషన్ కమిటీకి బిల్లును పంపింది. దీనిపై కేంద్ర విద్యుత్తు నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ)లో టీజీఎస్పీడీసీఎల్ పిటిషన్ వేసింది. ఈ కేసులో వాదనలు జరగాల్సి ఉండగా.. 'గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా'కు పవర్ గ్రిడ్ ఫిర్యాదు చేసింది. దీంతో బహిరంగ విపణిలో కరెంట్ కొనుగోళ్లకు అవకాశం లేకుండా కట్టడి చేస్తూ బుధవారం ప్రాప్తి (పేమెంట్ రాటిఫికేషన్ ఇన్ పవర్ ప్రొక్యూర్‌మెంట్ ఫర్ బ్రింగింగ్ ట్రాన్స్‌పరెన్సీ ఇన్ ఇన్ వాయిసింగ్ ఆఫ్ జనరేటర్స్) పోర్టల్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ఆధారంగా గురువారం ఉదయం నుంచి కరెంట్ కొనుగోళ్లు నిలుపుదల చేసింది. విషయం తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. వెంటనే హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేయాలని ఆదేశించారు. సీఎం సూచనలతో అధికారులు కోర్టును ఆశ్రయించారు.

స్టే విధించిన హైకోర్టు

చార్జీల కేసు సీఈఆర్‌సీలో పెండింగ్‌లో ఉండగా కఠిన చర్యలు చేపట్టడం అక్రమమని, రాష్ట్ర ప్రజలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోతుందని పేర్కొంటూ టీజీఎస్పీడీసీఎల్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. డిస్కం తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. కమిషన్ వద్ద కేసు పెండింగ్‌లో ఉండగానే ప్రతివాదులు లేట్ పేమెంట్ సర్‌చార్జి నిబంధనల కింద పిటిషనర్‌ను డీఫాల్టర్ జాబితాలో పెట్టడం అక్రమమని తెలిపారు. పిటిషనర్ విద్యుత్తు కొనుగోళ్లలో పాల్గొనేలా అనుమతించాలని కోరారు. పవర్‌గ్రిడ్, కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌కు నోటీసు ఇచ్చి ఆరు నెలలైనా స్పందించకపోవడం వల్లే చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇదే తరహా వివాదంలో 25శాతం చార్జీలు చెల్లిస్తే విద్యుత్తు కొనుగోళ్లకు అనుమతించాలని ఢిల్లీ హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిందని తెలిపారు. పిటిషనర్ కూడా రూ.261 కోట్లలో 25 శాతం చెల్లిస్తే పవర్ ట్రేడింగ్‌కు అనుమతిస్తామని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం 'ఇది రాష్ట్రంలోని కోట్లాది మందికి విద్యుత్తు సరఫరాకు సంబంధించిన అంశం. సరఫరా నిలిచిపోతే ఇబ్బందులొస్తాయి. ఇతర వనరులు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ సొంతంగా విద్యుదుత్పత్తి చేసుకోగలుగుతోంది. రాష్ట్రానికి కారిడార్ అవసరం లేకపోయి ఉండొచ్చు'అని పేర్కొంది. చార్జీల వివాదం సెంట్రల్‌కమిషన్ వద్ద పెండింగ్‌లో ఉండగా విద్యుత్తు కొనుగోళ్లు చేయకుండా పిటిషనర్‌ను అడ్డుకోవడం సరికాదని పేర్కొంది. ప్రాప్తి పోర్టల్ ద్వారా జారీచేసిన ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది. పిటిషనర్‌ను విద్యుత్తు క్రయవిక్రయాల్లో పాల్గొనేందుకు అనుమతించాలని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఆదేశాలు కొనసాగుతాయని పేర్కొంటూ విచారణను అక్టోబరు 17కు వాయిదా వేసింది. ఈ విషయాన్ని వెంటనే ప్రతివాదులకు తెలియజేయాలని ప్రవీణ్‌కుమార్‌ను ఆదేశించింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలంటూ గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, సెంట్రల్ ట్రాన్స్‌మిషన్ యుటిలిటీ ఆఫ్ ఇండియా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఇండియన్ ఎనర్జీ ఎక్చేంజ్, కేంద్ర విద్యుత్తు శాఖకు నోటీసులు జారీచేసింది.

బతకడానికి వచ్చినోళ్ల ఓట్లతోనే బీఆర్ఎస్‌కు సీట్లు

(మొదటిపేజీ తరువాయి)

వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో తెలుగు మీడియాతో రేవంత్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బీఆర్ఎస్‌లో చిల్లరగాళ్లు, బ్రోకర్లు చేరినందుకే కేసీఆర్ దగ్గరికి వెళ్లేందుకు తనకు మనసు రావడం లేదని అరికెపూడి గాంధీ అంటున్నారని తెలిపారు. "ధర్నాలు చేయొద్దు. ఎక్కడి నుంచి వచ్చారు?" అని గతంలో కేసీఆర్ ఆంధ్రవారిని ఉద్దేశించి అన్న మాటలనే ఇప్పుడు కౌశిక్ రెడ్డి అంటున్నారని ధ్వజమెత్తారు. గాంధీకి పీఏసీ పదవి ఇవ్వడంలో తప్పేమీ లేదని.. గతంలో కూడా ఇతరులను పీఏసీలో నియమించిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. బీఆర్ఎస్‌కు తాము ఓసర్లమయినందున ఆ స్థానంలో తామే ఉండాలని హరీశ్ భావిస్తున్నారని ఆరోపించారు. 2018-23 మధ్య కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంటే.. అక్బరుద్దీన్ ఒవైసీని పీఏసీ ఛైర్మన్‌గా ఎలా నియమించారని రేవంత్ ప్రశ్నించారు. 2014లో టీడీపీలో 15 మంది ఎమ్మెల్యేలున్నా బీఏసీకి ఎర్రబెల్లిని రానిచ్చారని, తనను అనుమతించలేదని.. ఎర్రబెల్లి పార్టీ మారినప్పుడు టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా తనను నియమించాలంటూ చంద్రబాబు లేఖ ఇచ్చినా నాటి సభాపతి పట్టించుకోలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నాలుగు వారాలలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును తాను అధ్యయనం చేయలేదని చెప్పారు. ప్రభుత్వాన్ని పడగొడతామని బెదిరింపులు చేసినందుకే ఇటువంటి సమస్యలు వస్తున్నాయని.. అలా పడగొట్టే అవకాశం లేకపోతే తమకొచ్చే ప్రమాదం ఏమీ ఉండదని అన్నారు. ఏ పార్టీ వాళ్లు ఆ పార్టీలోనే ఉండాలని అంటే తనకొచ్చిన ఇబ్బందేమీ లేదని, కేసీఆర్ లక్కీ నెంబర్ అయిన 66మంది ఎమ్మెల్యేల బలం కాంగ్రెస్‌కు ఉందని చమత్కరించారు. బీఏసీలో అన్ని పార్టీలకూ తాము అవకాశం ఇచ్చామని, కాంగ్రెస్‌కు తరఫున నలుగురు ఉంటే బీఆర్ఎస్ నుంచి ఆరుగురిని, సీపీఐ, బీజేపీ, ఎంఐఎం నుంచి ఒక్కొక్కరిని చేర్చుకున్నామని చెప్పారు. కౌన్సిల్‌లో తమకు మెజారిటీ లేనందువల్ల బీఆర్ఎస్ నుంచి ముగ్గురిని తీసుకున్నామని, ఆ పార్టీకి తామేమీ లోటు చేయలేదన్నారు.



ఏపీ సీఎం చంద్రబాబుకు జ్ఞాపికను అందజేస్తున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు

చంద్రబాబును అభినందించిన ఉత్తమ్

వెలగపూడి సచివాలయంలో బాబుతో భేటీ

అమరావతి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సీఎం చంద్రబాబు నాయుడును తెలంగాణ జల వనరుల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అభినందించారు. తన మిత్రుడి ఇంట జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు గురువారం విజయవాడకు వచ్చిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి దంపతులు వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. బాబుకు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరించడం పట్ల సంతోషంగా ఉందని ముఖ్యమంత్రితో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాగా.. ఇరువురి మధ్య స్నేహపూర్వక పరస్పర అభినందనలు మినహా.. రాష్ట్రాల అంశాలు ప్రస్తావనకు రాలేదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి 'ఆంధ్రజ్యోతి'కి తెలిపారు.

మంత్రివర్గ విస్తరణపై వచ్చే వారమే చర్చలు?

న్యూఢిల్లీ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానంతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చలు వచ్చే వారమే జరిగే అవకాశాలున్నాయి. రేవంత్ వచ్చే సోమవారం (16న) మరోసారి ఢిల్లీకి రానున్న సంగతి తెలిసిందే. అయితే.. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో గురువారం ఆయన నివాసంలో భేటీ అయిన రేవంత్ రెడ్డి దీనిపై ప్రాథమిక చర్చలు జరిపినట్లు సమాచారం. అంతకుముందు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సమయంలో మంత్రివర్గ విస్తరణపై సీఎంను ప్రశ్నించగా.. పీసీసీ అధ్యక్షుడే దానికి సమాధానం చెబుతారని ఆయన పేర్కొన్నారు. మంత్రివర్గాన్ని విస్తరించాలని పార్టీ అధ్యక్షుడిగా ఆయన నిర్ణయిస్తే.. ఎవరెవరిని తీసుకోవాలో తాను నిర్ణయిస్తానని చెప్పారు. మీడియాతో చిట్‌చాట్ అనంతరం రేవంత్ హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు.

'స్థానికత'పై సుప్రీం కోర్టుకు సర్కారు

» త్వరగా విచారించాలన్న విజ్ఞప్తికి ధర్మాసనం ఓకే

» హైకోర్టు తీర్పుతో రాష్ట్రంలో ఆగిన వైద్య విద్య ప్రవేశాలు

» సర్కారుకు అనుకూలంగా తీర్పు వస్తే వేగంగా అడ్మిషన్లు

» లేదంటే మళ్లీ మార్గదర్శకాలు ఇవ్వాల్సిందే



న్యూఢిల్లీ/హైదరాబాద్, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికత వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. వైద్య విద్యలో అడ్మిషన్లు పొందడానికి తొమ్మిది, పది తరగతులతోపాటు ఇంటర్మీడియట్ విద్యను తెలంగాణలో పూర్తి చేసిన వారికే స్థానిక రిజర్వేషన్ వర్తింపజేస్తామంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 33పై పలువురు హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు సైతం అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో వరుసగా నాలుగేళ్లు చదువుకోలేదన్న కారణంతో శాశ్వత నివాసులకు ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ నిరాకరించకూడదని సదరు ఆదేశాల్లో పేర్కొంది. దీన్ని సవాల్ చేస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను వెంటనే విచారణకు స్వీకరించాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాన్ని తెలంగాణ తరఫు న్యాయవాదులు కోరగా.. ధర్మాసనం అంగీకరించింది. అయితే, వైద్య విద్య ప్రవేశాలపై సందిగ్ధం నెలకొన్న వేళ.. సుప్రీం కోర్టు ఏం తీర్పు వెలువరిస్తుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఒక వేళ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇస్తే... వెంటనే ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఒక వేళ హైకోర్టు తీర్పును సమర్థిస్తే మాత్రం కౌన్సెలింగ్ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని వైద్య శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతంలో సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అక్టోబరు 1 నుంచే వైద్య విద్య తరగతులు ప్రారంభం కావాలి. అక్టోబరు 30లోగా వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎలాంటి ప్రవేశాలు చేపట్టకూడదు. అందుకు మరో 47 రోజులే గడువు ఉండగా.. రాష్ట్రంలో ఇప్పటిదాకా ప్రవేశాల ప్రక్రియే ప్రారంభం కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే విషయమై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో వైద్య విద్య ప్రవేశాలపై సమీక్ష నిర్వహించారు. కౌన్సెలింగ్ పూర్తి కావడానికి ఎన్ని రోజుల సమయం పడుతుందంటూ ఆరా తీశారు. ఒక వేళ సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు రాకుంటే తక్షణమే స్థానికతపై మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉంటుందని, ఆ ప్రకారం రెసిడెన్స్ సర్టిఫికెట్ల జారీకి సమయం పడుతుందని అధికారులు మంత్రికి వివరించారు.

4 రౌండ్లు... ఒక్కో దానికి 10 రోజులు

ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను నాలుగు విడతల్లో నిర్వహిస్తారు. కన్వీనర్, యాజమాన్య, ఎన్ఆర్ఐ కోటా సీట్ల భర్తీ తర్వాత, విద్యార్థులు చేరకుండా మిగిలిపోయిన సీట్లకు చివరిగా స్ట్రే వేకెన్సీ రౌండ్ ద్వారా భర్తీ చేస్తారు. ఒక్కో రౌండ్‌కు కనీసం పది రోజుల సమయం పడుతుంది. ఈ ఏడాది ఎంబీబీఎస్‌లో కన్వీనర్ కోటా సీట్ల కోసం 17,654 మంది, యాజమాన్య, ఎన్ఆర్ఐ కేటగిరీల కింద మరో 6,468 మంది దరఖాస్తు చేసుకున్నారు. వెరసి మొత్తం 24,122 మంది తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అడ్మిషన్ల ప్రక్రియ అంతా అక్టోబరు 30లోగానే పూర్తి చేయాలి. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆలోగా ప్రక్రియ పూర్తి చేయకుంటే మిగిలిపోయిన సీట్లను అలా వదిలేయాల్సిందే. ఈ నేపథ్యంలో అటు వైద్యశాఖలోనూ, ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వాస్తవానికి గత నెల 3వ తేదీ నుంచే దేశ వ్యాప్తంగా ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఆలిండియా కోటా సీట్లకు ఆగస్టు రెండో వారంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పువచ్చినా...సమయం సరిపోకపోవచ్చన్న అభిప్రాయాలున్నాయి.ఈ నేపథ్యంలో ఒక వేళ రాష్ట్రంలో సీటు రాని విద్యార్థులు.. పొరుగు రాష్ట్రాల్లోని కాలేజీల్లో చేరే అవకాశం కోల్పోనున్నారు.

కేంద్ర సెస్సులు, సర్‌చార్జీలను నిరోధించాలి

లేదంటే వాటిలోనూ రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి.. పన్నుల వాటాను 41 నుంచి 50 శాతానికి పెంచాలి

» బీజేపీయేతర రాష్ట్రాల మంత్రుల భేటీలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న సెస్‌లు, సర్‌చార్జీల వల్ల రాష్ట్రాల పన్నుల వాటా నిధుల్లో కోత పడుతోందని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సెస్‌లు, సర్‌చార్జీలను నిరోధించాలని లేదంటే వాటిలోనూ రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలోని ఐదు బీజేపీయేతర రాష్ట్రాలైన తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ ఆర్థిక మంత్రుల సమావేశం గురువారం కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న భట్టివిక్రమార్క.. పన్నుల వాటా విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని తప్పుపట్టారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే నిధులను 14వ ఆర్థిక సంఘం 32 నుంచి 42 శాతానికి పెంచిందని, 15వ ఆర్థిక సంఘం దాన్ని 41 శాతానికి కుదించిందని తెలిపారు. ఈ 41 శాతం నిధులు కూడా రాష్ట్రాలకు రావడం లేదని, కేవలం 31 శాతం నిధులు మాత్రమే అందుతున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సెస్‌లు, సర్‌చార్జీలను వసూలు చేస్తుండడంతో పన్నుల వాటా తగ్గుతుందని అన్నారు. వీటిని కూడా రాష్ట్రాలకు పంచాలని అడుగుతుంటే కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర జీడీపీకి 30 శాతం భాగస్వామ్యాన్ని అందిస్తున్నాయని, దేశ జనాభాలో 19.6 శాతం జనాభా ఈ రాష్ట్రాల్లోనే ఉందని తెలిపారు. కానీ, ఈ రాష్ట్రాలకు పన్నుల్లో వాటా నిధులు 21.07 శాతం నుంచి 15.80 శాతానికి తగ్గిపోయాయని చెప్పారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కింద రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పరిహారాన్ని సకాలంలో ఇవ్వడం లేదని, పర్యవసానంగా రాష్ట్రాలు ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవడంలో ఇబ్బంది పడాల్సి వస్తోందని అన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల(సీఎస్ఎస్)లో కఠినమైన నిబంధనలున్నాయని, వాటికి రాష్ట్రాలు మ్యాచింగ్ గ్రాంట్‌ను విడుదల చేయాల్సి వస్తుండడంతో ఆర్థిక భారం పడుతుందని చెప్పారు. ఇలా సీఎస్ఎస్‌ల కోసం రాష్ట్ర సొంత వనరులను మళ్లించాల్సి వస్తుండడంతో ఇతర ముఖ్యమైన రాష్ట్ర పథకాలకు నిధుల కొరత ఏర్పడుతుందన్నారు. రాష్ట్రాలకు నికరంగా వచ్చే పన్నుల వాటా నిధులను తగ్గిస్తూ.. మరోవైపు రాష్ట్రాలకు సరిగా ఉపయోగపడని సీఎస్ఎస్‌లకు కేంద్ర ప్రభుత్వం నిధులను పెంచుతోందని ఆరోపించారు. ఇప్పటికే దేశ ద్రవ్య లోటు జీడీపీలో 5.6 శాతానికి పెరిగిందన్నారు. ద్రవ్య బాధ్యతను పాటిస్తున్న రాష్ట్రాలకు ఒక నీతి, ద్రవ్యలోటు పెరుగుతున్నా యథేచ్ఛగా రుణాలు తీసుకునే కేంద్రానికి మరో నీతా అని ప్రశ్నించారు.



ఇవీ రాష్ట్ర డిమాండ్లు..

- కేంద్ర ప్రభుత్వ సెస్సులు, సర్‌చార్జీలను నిరోధించాలి.
- కేంద్ర పన్నుల్లో వాటాను 41 నుంచి 50 శాతానికి పెంచాలి.
- ద్రవ్య బాధ్యత పాటించే రాష్ట్రాలు ఎక్కువ రుణాలు తీసుకునేలా స్వయంప్రతిపత్తిని కల్పించాలి.
- డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభ సీట్లు పెరిగేలా చూడాలి.
- కేంద్రప్రాయోజిత పథకాలను రాష్ట్రాలు తమ అవసరాలకు తగ్గట్టు వినియోగించుకునే అవకాశమివ్వాలి.

అడవిలో చెట్లను నరికి భూ ఆక్రమణకు పాల్పడితే శిక్ష తప్పదు

● కామారెడ్డి ఎఫ్‌డీవో రామకృష్ణ

ఎల్లారెడ్డి, సెప్టెంబరు 12: పోడు భూముల కోసం ఎవరైనా అడవిలో చెట్లను నరికి భూమి ఆక్రమించే వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని వారికి జైలు శిక్ష ఖాయమని కామారెడ్డి ఎఫ్‌డీవో రామకృష్ణ అన్నారు. గురువారం ఎల్లారెడ్డి అటవీ శాఖ కార్యాలయంలో హాజీపూర్ తండా సమీపంలో అడవిలో చెట్ల నరికివేతపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల క్రితం ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ అటవీ ప్రాంతంలో సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో చెట్లను నరికి భూ ఆక్రమణకు పాల్పడ్డ తొమ్మిది మందిని లోనికి తీసుకుని కేసులు నమోదు చేశామని తెలిపారు. 2005 డిసెంబరు 13లోపు కబ్జాలో ఉన్న గిరిజనులకు మాత్రమే పోడు భూముల పట్టాలు అందించామని కొత్తగా అడవులు నరికితే కేసులు నమోదు చేస్తామని, చెట్ల నరికి వేతకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై కూడా పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయనతో పాటు ఎల్లారెడ్డి రేంజ్ అధికారి ఓంకార్ ఉన్నారు.

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎంపీడీవో

పెద్ద కొడప్‌గల్, సెప్టెంబరు 12: జుక్కల్ మండలంలోని మైబాపూర్ గ్రామంలో గల పోలింగ్ కేంద్రాన్ని గురువారం మండల ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ శ్రీనివాస్ మాట్లాడుతూ త్వరలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయో లేదోనని పరిశీలించామన్నారు. అనంతరం అక్కడి నుంచి పాఠశాలను పరిశీలించి విద్యార్థులకు చక్కని రీతిలో విద్యాబోధన చేయాలని సిబ్బందికి సూచించారు. దీంతో పాటుగానే అంగన్‌వాడీ కేంద్రం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విజయ్ తదితరులు పాల్గొన్నారు.



రైతు ఉత్పత్తిదారుల సంఘు సమావేశంలో మాట్లాడుతున్న గోపాల్

రైతు ఉత్పత్తిదారుల సంఘం రెండవ వార్షికోత్సవం

మద్నూర్, సెప్టెంబరు 12 : మండల కేంద్రంలోని రైతు ఉత్పత్తిదారుల సంఘం రెండవ వార్షికోత్సవాన్ని గురువారం రైతు వేదికలో నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం సీఈవో చాట్ల గోపాల్ మాట్లాడుతూ రెండు సంవత్సరాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆదాయంలో రెట్టింపు అయిందని గుర్తు చేశారు. మద్నూర్‌లో రైతు ఉత్పత్తిదారుల సంఘం స్థాపించినప్పుడు రూ.7.50లక్షలతో ప్రారంభించామని, ప్రస్తుతం రూ.14,85,000 బ్యాంకులో నిల్వ ఉన్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఉత్పత్తిదారుల సంఘాన్ని సభ్యులందరి సహకారంతో మరింత ముందుకు తీసుకెళ్లడానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. ఈ సంఘంలో ఉన్న రైతులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

నలుగురి బైండోవర్

దోమకొండ, సెప్టెంబరు 12: తహసీల్దార్ ఎదుట నలుగురు వ్యక్తులను గురువారం బైండోవర్ చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. గతంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ దోమకొండ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేయబడిన భవానిపేట్ తండా గ్రామానికి చెందిన అజ్మీరా వెంక్యా, అజ్మీరా అరవింద్, భూక్య నరేందర్‌లతో పాటు వారి నుంచి పీడీఎస్ బియ్యం కొనుగోలు చేస్తున్న రైస్‌మిల్ యజమాని ప్రశాంత్‌ను తహసీల్దార్ సంజయ్‌రావ్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై తెలిపారు.

కిసాన్‌సంఘ్ గ్రామ కమిటీలను పూర్తి చేయాలి

తాడ్వాయి, సెప్టెంబరు 12: కిసాన్ సంఘ్ గ్రామ కమిటీలను ఈనెల 20లోపు పూర్తి చేయాలని కిసాన్‌సంఘ్ ఉపాధ్యక్షుడు విఠల్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కిసాన్‌సంఘ్ సమావేశం వచ్చేనెల 5న కామారెడ్డిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 20వ తేదీ వరకు గ్రామాల్లో కిసాన్ సంఘ్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ విఠల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

'పత్తి పంట నష్ట నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తాం'


కాటేపల్లి శివారులో పత్తి పంటను పరిశీలిస్తున్న వ్యవసాయాధికారులు

పెద్ద కొడప్‌గల్, సెప్టెంబరు 12: గత పదిహేను రోజుల కిందట మండలంలో కురిసిన భారీవర్షాలకు పత్తి పంట దెబ్బతినగా గురువారం జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్ మాల్తుమ్మెద ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలతో కలిసి పరిశీలించారు. మండలంలోని ఆయా గ్రామాలలో భారీ వర్షాల అనంతరం పత్తి ఎండిపోవడం ప్రారంభం అయింది. దీంతో తమను ఆదుకోవాలంటూ మండలంలోని ఆయా గ్రామాల రైతులు పెద్ద కొడప్‌గల్ మండల కేంద్రంలో గాంధీ విగ్రహం మంగళవారం ఎదుట ధర్నా నిర్వహించారు.దీంతో జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్, మాల్తుమ్మెద ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు అనిల్ రెడ్డి,రేవంత్‌లతో కలిసి పత్తి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త అనిల్ రెడ్డి మాట్లాడుతు పత్తి పంటకు కావాల్సిన నీటిశాతం కంటే అధి క వర్షాలు కురియడం వలన పత్తి పంట ఎండిపోవడం ప్రారంభం అయిందని తెలి పారు. వాతావరణంలో జరిగిన మార్పుల పలితంగా ఈ ఘటన చోటుచేసుకున్నదని తెలిపారు. అయితే ఏదైతే ఎండిపోయిన పత్తి మొక్కలు ఉన్నాయో అవి తిరిగి చిగురిస్తా యని, పంట దిగుబడి మాత్రం తక్కువగా ఉంటుందని తెలిపారు. అధిక వర్షాల కార ణంగా పత్తి పంటకు నష్టం జరిగిందని తెలిపారు. అనంతరం జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్ మాట్లాడుతు మండలంలోని పలు గ్రామాలలో పత్తి పంట నష్టపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయం గురించి జిల్లా కలెక్టర్, వ్యవసాయశాఖ కమిషనర్ దృష్టికి తీసుకవెల్తామని తెలిపారు. అయితే రైతులు తాము పత్తి పంట సాగు చేసి అధిక మొత్తంలో నష్టపోయామని, తమను ఆదుకోవాలని వ్యవసాయాధికారిని కోరగా ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెల్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవ సాయాధికారి కిషన్, ఏఈవోలు రూప, రాజ్యలక్ష్మి, మాధవి, కాటేపల్లి గ్రామస్తులు మల్లప్ప పటేల్, మొగులాగౌడ్, గంగాగౌడ్, చాంద్‌పాష, తదితరులు పాల్గొన్నారు.

బీర్కూర్ జూనియర్ కళాశాలలో స్వాగత సంబరాలు


బీర్కూర్‌లో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం

బీర్కూర్, సెప్టెంబరు 12 : బీర్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం కళాశాల విద్యార్థులు స్వాగత సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పాటలు, డ్యాన్స్‌లు, నాటికలు, ఉపన్యాసాల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించి బీర్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. చదువే అన్నింటి కంటే ముఖ్యమని, చదువుకున్న వారే జీవితంలో ఏదైనా సాధిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్‌రెడ్డి, అధ్యాపకులు చంద్రశేఖర్, సతీష్, దేవిసింగ్, సౌమ్య, సావిత్రి, నాగరాజు, బాల కిషన్, మాజీ ఎంపీపీ రఘు, ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు గంగారాం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కూలిన ఇంటిని పరిశీలించిన చైర్‌పర్సన్


బాధితులతో మాట్లాడుతున్న మున్సిపల్ చైర్‌పర్సన్

కామారెడ్డిటౌన్, సెప్టెంబరు 12: పాతరాజంపేటలోని మల్లయ్య ఇల్లు ఇటీవల కురిసిన అకాలవర్షాలకు కూలిపోవడంతో గురువారం మున్సిపల్ చైర్‌పర్సన్ ఇందుప్రియ పరిశీలించారు. ఆర్ఐ నరసింహారెడ్డికి బాధితులకు సరైనవిధంగా నష్టపరిహారం అందేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ కౌన్సిలర్‌లు పాల్గొన్నారు.

భిక్కనూరుకు చేరిన దళిత సమన్యాయం పాదయాత్ర

భిక్కనూరు,సెప్టెంబరు 12:ఎస్సీ రిజర్వేషన్‌లలో క్రిమిలేయర్ విధానం అమలుచేయాలని కోరుతూ దళిత వికాస సమితి ఆధ్వర్యంలో చేపట్టిన దళిత సమన్యాయం పాదయాత్ర గురువారం భిక్కనూరు మండలానికి చేరుకుంది.ఈ సందర్భంగా అంతంపల్లి గ్రామంలో దళిత వికాస సమితి రాష్ట్ర అధ్యక్షుడు కిన్నెర సిద్దార్థ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్లలో ఈడబ్ల్యుఎస్, ఓసీ రిజర్వేషన్లలో క్రీమిలేయర్ విధానాన్ని అమలుచేస్తున్నప్పటికి ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ విధానాన్ని అమలుచేయడం లేదని, దీంతో ఎస్సీ వర్గంలోని నిరుపేదలకు ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, నాయకులు పాల్గొన్నారు.

గణేష్ మండలి వద్ద ప్రత్యేక పూజలు

ఎల్లారెడ్డి, సెప్టెంబరు 12 : ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని నయాబాదీ గణేష్ మండలి వద్ద గురువారం డీఎస్పీ శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ మండలి సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఐ రవీందర్ నాయక్, ఎస్సై బొజ్జ మహేష్, గణేష్ మండలి అధ్యక్షుడు వెంకటేశం, కార్యదర్శి వినోద్‌కుమార్, కోశాధికారి చిరంజీవి, రెండవ వార్డు కౌన్సిలర్, మంచిర్యాల మహేశ్వరి, న్యాయవాది గోపాల్‌రావు, విద్యాసాగర్, ఆదిమూలం తదితరులు పాల్గొన్నారు.

రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మ దహనం


పట్టణంలో రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న దృశ్యం

కామారెడ్డిటౌన్,సెప్టెంబరు 12:భారతదేశ ప్రజాస్వామ్యం పట్ల,దేశ ప్రజలను అవమానించేలా అమెరికా పర్యటనలో రాహుల్‌గాంధీ వ్యాఖ్యలుచేయడం సిగ్గుచేటని బీజేపీ నాయకులు అన్నారు.గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ వద్ద రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్‌గాంధీ ప్రధాని కాలేదనే అక్కసుతో దేశంపై విషం చిమ్ముతున్నారని అన్నారు. రిజర్వేషన్ల రద్దుకు తెరలేపుతున్నారని, భారత వ్యతిరేక శక్తులతో రాహుల్ సమావేశం అవడం దుర్మార్గమని అన్నారు. విదేశాలలో భారత దేశ గొప్పతనాన్ని వర్ణించాల్సింది పోయి భారత ప్రజాస్వామ్యం గురించి అనుచిత వ్యాఖ్యలుచేయడం,చైనా భారతభూభాగాన్ని ఆక్రమించిందని దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని అన్నారు. రాహుల్‌గాంధీ వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, తన ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ శ్రీకాంత్, పట్టణ అధ్యక్షుడు భరత్, బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి నరేందర్‌రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కుంటా లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యాక్షుడు విపుల్ జైన్, నాయకులు నరేందర్, వేణు,వెంకట్,రవీందర్, రాజు,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు

మద్నూర్, సెప్టెంబరు 12 : ఉమ్మడి మద్నూర్ మండలంలో గణనాయకుడి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం పలు మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు, అన్న ప్రసాద కార్యక్రమాలను చేశారు. మండల కేంద్రంలోని గణేష్ మండపం వద్ద మహిళలు కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండపాల వద్ద భక్తి పాటలతో, భజన కీర్తన, కార్యక్రమాలను నిర్వహిస్తుండటంతో భక్తులను గణేష్ మండపాలు ఆకట్టుకుంటున్నాయి.

కరెంట్ ఆపరేటర్ల మాయాజాలం

● బిల్లు రూ.10513 రావడంతో లబోదిబో మంటున్న వినియోగదారుడు


విద్యుత్‌బిల్లు

కామారెడ్డి టౌన్, సెప్టెంబరు 12 : కామారెడ్డి మండలంలోని టేకిర్యాల్‌లో విద్యుత్ అపరేటర్ల నిర్లక్ష్యం కారణంగా రూ.500లోపు రావల్సిన బిల్లు రూ.10513 రావడంతో వినియోగదారుడు లబోది బో మంటున్నాడు. టేకిర్యాల్ గ్రామానికి చెందిన ఒడ్డెం సావిత్రి నూతన గృహ నిర్మాణానికి విద్యు త్ కనెక్షన్ తీసుకున్నారు. గత నెలలో మీటరు కాలిపోవడంతో కొత్త మీటరు ఏర్పాటు చేశారు. రెండు నెలలుగా ఎలాంటి పనులు జరగడం లేదు. కొత్త మీటరు రీడింగ్ కేవలం 165యూ నిట్లు మాత్రమే తిరిగింది. దానికి బిల్లు రూ.500 లోపు రావాల్సి ఉంది. కాని ఆపరేటర్ మీటరు చూడకుండానే 947యూనిట్లు తిరిగిన ట్లుగా బిల్లు రికార్డు చేసి బిల్లును ఇచ్చాడు. దీనిపై ఆపరేటర్‌ను ప్రశ్నించ గాసరిచేస్తామని సమాధా నం ఇచ్చి ఇంత వరకు సరిచే యా లేదని దీని పై ఏఈకి ఫి ర్యా దు చేయగా ఎలాంటి స్పందన లేదని అప్పు చేసి ఇల్లు కట్టు కుం టున్న మాకు రూ.10వేలు ఆదనపు భారం పడుతు oదని దీనిపై ట్రాన్స్ కో అధికా రులు స్పందించి పరిశీలన చేసి న్యా యం చే యాలని వినియోగ దారుడు కోరుతు న్నాడు. వి ద్యుత్ ఆప రేటర్లు మీటర్లు చూ డకుండా ఇష్టం వచ్చినట్లు బిల్లులు కొట్టవద్దని కోరుతు న్నారు.

లింగంపేటలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన సీఐ

లింగంపేట, సెప్టెంబర్ 12 : లింగంపేట మండల కేంద్రంలో ఈనెల 16న ప్రారంభం కానున్న గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లను రూట్ మ్యాప్‌ను సీఐ రవీందర్‌నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిమజ్జనాన్ని జరుపుకోవాలని ఆయన భక్తులకు సూచించారు. ఎవరికి ఇబ్బంది కలుగ కుండా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని ఆయన తెలియజేశారు.

లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రూ.42వేల విరాళం

మాచారెడ్డి, సెప్టెంబరు 12: మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కామరెడ్డి పట్టణంలోని దేవునిపల్లికి చెందిన కేస్కర్ బలరామన్ రూ.42వేలను విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కమలాకర్‌రెడ్డి, ఈవో శ్రీధర్‌రావు, జూనియర్ అసిస్టెంట్ సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రైతుల అభ్యున్నతికి కృషి చేస్తా

తాడ్వాయి, సెప్టెంబరు 12: రైతుల అభ్యున్నతికి ఎదుగుదలకు కృషి చేస్తానని ఏఎంసీ ఉపాధ్యక్షుడు జక్కుల రాజిరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చందాపూర్ గ్రామంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని రైతుల అభివృద్ధి కృషి చేస్తానని అన్నారు. గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తాచాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్‌రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు అఖిల్‌రావు, నాయకులు జలంధర్‌రెడ్డి, సుధాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు పాల్వంచ విద్యార్థినులు

మాచారెడ్డి ,సెప్టెంబరు 12: పాల్వంచ మండల కేంద్రానికి చెందిన ఉన్నత పాఠశాల విద్యార్థినులు ప్రణీత, వినోదలు రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని మౌలాలి జరుగుతున్న రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొననున్నారని తెలిపారు.


బొంపల్లిలో పత్తి పంటను పరిశీలిస్తున్న వ్యవసాయ విస్తీర్ణ అధికారి

పత్తిలో తెగుళ్లను అరికట్టాలి

సదాశివనగర్, సెప్టెంబరు 12: పత్తి పంటలో అధిక వర్షాల వల్ల వచ్చిన వేరుకుళ్లు తెగులను త్వరగా అరికట్టాలని వ్యవసాయ విస్తరణాధికారి గాయత్రి తెలిపారు. మండలంలోని భూంపల్లిలో వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంటను గురువారం పరిశీలించారు. అధిక వర్షాల వల్ల పత్తి పంట నీరు పట్టడం జరిగిందని రైతులు 19:19:19, మైక్రో న్యూట్రియంట్స్ పిచికారీ చేయాలని సూచించారు. దీంతో పాటు కాపర్ ఆక్సీక్లోరైడ్ కాండం తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాగుల సంజీవరావు, ఎల్లయ్య, లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

జంగంపల్లిలో సీపీఎం గ్రామ మహాసభ

భిక్కనూరు, సెప్టెంబరు 12: మండలంలోని జంగంపల్లి గ్రామంలో సీపీఎం గ్రామ మహాసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొత్త నర్సింలు మాట్లాడుతూ జంగంపల్లి గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం పోరాడి పట్టాలు సాధించిన ఘనత సీపీఎందేనని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై, గ్రామ సమస్యలపై రాజీలేని పోరాటాలకు పిలుపునిచ్చారు. అంతకుముందు పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కార్యదర్శి నర్సవ్వ, నాయకులు నర్సింలు, కొండం పద్మ, కర్రోళ్ల మల్లయ్య, సత్యనారాయణ, సత్తవ్వ, శ్యామల తదితరులు పాల్గొన్నారు.

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

రామారెడ్డి, సెప్టెంబరు 12: రామారెడ్డి గ్రామానికి చెందిన ఈదుల కట్ట కిషన్(49) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ నరేష్ గౌడ్ తెలిపారు. అనారోగ్యంతో పాటు ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో ఇంటిలోనే చీరతో ఉరి వేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య శాంత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.


దోమకొండలో పెరటి కోడి పిల్లలను పంపిణీ చేస్తున్న అధికారులు

మహిళలు ఆర్థికాభివృద్ధిని పెంచుకోవాలి

దోమకొండ, సెప్టెంబరు 12: మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పెరటి కోళ్ల పెంపకం ద్వారా తమ యొక్క ఆర్థికాభివృద్ధిని పెంచుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో మహిళా సంఘాల సభ్యులకు పెరటి కోడి పిల్లలను పంపిణీ చేశారు. 40 మంది మహిళలకు 800 కోళ్లను పంపిణీ చేశారు. అనంతరం డంపింగ్ యార్డు, కంపోస్టు షెడ్డును పరిశీలించారు. చెత్తను విడిగా వేసి కంపోస్టు ఎరువు తయారీ చేపట్టాలని సిబ్బందికి సూచించారు. బాలుర ప్రభుత్వ పాఠశాలలో ఇంకుడు గుంతలను పరిశీలించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి జ్యోతి, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఏపీఎం, ఏఈ ప్రదీప్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

కిటకిటలాడుతున్న ప్రభుత్వ ఆసుపత్రి


రోగులతో కిక్కిరిసిన మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రి

మద్నూర్, సెప్టెంబరు 12 : మండల కేంద్రంలోని వైద్య విధాన పరిషత్ 30 పడకల ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతుంది. మండలంలో సీజనల్ వ్యాధుల బారిన పడిన రోగులు, ఆసుపత్రికి వస్తున్నట్లు వైద్యులు వెల్లడిం చారు. గ్రామీణ ప్రాంతాలలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడంతో చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని వారికి సకాలంలో వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. మండల కేంద్రంలోని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో సిబ్బంది కొరత రోగులకు ఇబ్బందిగా మారింది. ముప్పై పడకల ఆసుపత్రిలో పది మంది వైద్యులు ఉండాల్సి ఉండగా కేవలం నలుగురు మాత్రమే ఉండటంతో రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అదే విధంగా ఉన్న డాక్టర్లపైనే భారం పడటంతో వారు అనారోగ్యంతో ఉన్నప్పటికీ రోగులకు సేవలందించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు, మద్నూర్ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిని సందర్శించడంతో రోగులకు మెరుగైన వైద్య సౌకర్యం లభిస్తుందని ప్రజలు తెలిపారు. ఈ ప్రాంతంలో పెద్ద ఆసుపత్రి ఇదే కావడంతో జుక్కల్ నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి రోగులు ఇక్కడికే వస్తుంటారు. కాబట్టి వైద్య సిబ్బంది నియమించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సినిమా గైడ్ కామారెడ్డి



కామారెడ్డి
శాంతి - సరిపోదా శనివారం
దర్శన్ - ఏఆర్‌ఎమ్
ప్రియా 35 - మత్తు వదలరా-2

బాన్సువాడ
మహేశ్వరి - సరిపోదా శనివారం
వెంకటేశ్వర - ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్

చికెన్ ధరలు



రకం		లైవ్	విత్‌స్కిన్	స్కిన్‌లెస్
సుగుణ (కిలో)	:	120	150	180
వెన్‌కాబ్(కిలో)	:	130	160	190

